సాక్షి
మహబూబాబాద్
మంగళవారం | 30 | ఏప్రిల్ | 2024



చోరీ చేశాడని..కొట్టి చంపారు

నూతన ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న సామానును చోరీ చేశాడని ఓ ప్లంబర్‌ను అన్నదమ్ములు కర్రలతో చితకబాది హత్య చేశారు. - 8లో▸



దేశాన్ని కాపాడేందుకే మద్దతు

దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. - 8లో▸

గరిష్టం/కనిష్టం
$42^0 / 28^0$

వాతావరణం

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.

న్యూస్‌రీల్

విద్యార్థిని ఆత్మహత్య



నర్సింహులపేట: ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ఎర్రచక్రుతండాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎర్రచక్రుతండాకు చెందిన గుగులోతు బీమా- పద్మ దంపతుల రెండో కుమార్తె స్వాతి (17) తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. తండ్రి బీమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

కేసీఆర్ రోడ్‌షోను విజయవంతం చేయాలి



బయ్యారం: మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ మే 1న మహబూబాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించనున్న రోడ్ షోను విజయవంతం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ బిందు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గౌరారం ఉమ్మడి పంచాయతీ పార్టీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భద్రయ్య, సొసైటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు ఐలయ్య, వెంకన్న, మహేశ్వరి, మల్సూర్, రామారావు, మధుకర్, వెంకన్న, శ్రీను, శ్రీరాం, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

'ఆయిల్ పామ్' పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి

- జిల్లా ఉద్యాన అధికారి మరియన్న



తొర్రూరు రూరల్: ఆయిల్‌పామ్ నర్సరీలోని మొక్కల పెంపకంపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న సూచించారు. మండలంలోని అరిపిరాల గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవి సమయంలో మొక్కల పెంపకానికి ఆయిల్ పంప్ చెట్ల చుట్టూ జనుము రెండు వరుసలుగా వేసుకోవాలని, మల్చింగ్ విధానాన్ని అనుసరించాలని, ఉదయం 9 గంటల లోపే బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీళ్లు ఇచ్చినట్లయితే ఎండ వేడిని తట్టుకుంటాయని, ఎరువులను బిందు సేద్యం ద్వారా నీటిలో కరిగించి పంపినప్పుడు ఖర్చు తగ్గుతుందని, మొక్కకు పూర్తిగా ఎరువు అందుతుందన్నారు. ప్రస్తుతం నర్సరీలో 3,40,000 మొక్కలు అందుబాటులో ఉన్నాయని, రైతులు మొక్కలను తీసుకెళ్లేందుకు సిద్ధపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు రాకేష్, విష్ణు, అనిత, అరుణ్, రాములు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

- డీఎంహెచ్‌ఓ కళావతిబాయి



మహబూబాబాద్ రూరల్: వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి.కళావతిబాయి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జంగిలిగొండ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, రిపోర్టులను పరిశీలించి, ప్రతీ రోజు సిబ్బంది అందుబాటులో ఉండి వచ్చిన ప్రజలకు తగిన ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య సలహాలు ఇవ్వాలని సూచించారు. వేసవి కాలంలో కావాల్సిన మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్య బోధకులు బి.మహేందర్ రెడ్డి, ఇన్‌చార్జ్ డీపీహెచ్ఎన్ఓ కే.మంగమ్మ సిబ్బంది పాల్గొన్నారు.

లెక్క తేలింది



ముగిసిన విత్‌డ్రాల పర్వం

- బరిలో 23 మంది అభ్యర్థులు
- ఇక పోలింగే తరువాయి
- జోరుగా అభ్యర్థుల ప్రచారం

మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు పూర్తి కాగా 26న పరిశీలన, 27నుంచి 29వ తేదీ వరకు ఉపసంహరణకు ఎన్నికల అధికారులు గడువు ఇచ్చారు. 30మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా దానిలో ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 25మందితో జాబితా సిద్ధం చేయగా ఈనెల29న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోరిక సామ్యుల్, పోరిక అశోక్ విత్ డ్రా చేసుకున్నారు.

బరిలో 23 మంది అభ్యర్థులు

1. అజ్మీరా సీతారాంనాయక్ (బీజేపీ), 2.మాలోత్ కవిత (బీఆర్ఎస్), 3. కె సుజాత (బీఎస్పీ), 4 పోరిక బలరాంనాయక్ (కాంగ్రెస్), 5 ఎం. అరుణ్‌కుమార్ (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ) 6 బూర్కా కృష్ణవేణి (సోషలిస్టు పార్టీ ఇండియా), 7 బి లింగన్న (బ్లూ ఇండియా పార్టీ), 8 జాటోత్ రఘువర్మ (అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ) 9 ఆర్ భద్రమ్మ (ధర్మ సమాజ్ పార్టీ) 10 వి.రవికుమార్ (తెలంగాణ జాగీర్ పార్టీ) 11.ఎస్ వెంకటేశ్వర్లు (గోండ వాన దండ కారణ్య పార్టీ) 12 ఎస్ కనుకరాజు (గోండ వాన గణ తంత్ర పార్టీ) 13 అనిల్ కుమార్, 14 జి శేఖర్, 15 లింగ్యా, 16 పాలపంచ దుర్గ, 17 డివినాయక్, 18 పి ఎర్రయ్య, 19 పి సింగరాజు, 20) బి ప్రేమ్‌నాయక్, 21 బి లింగ్యా, 22 బి ప్రశాంత్, 23 మోకాళ్ల మురళీకృష్ణ స్వతంత్రులుగా బరిలో ఉన్నారని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు.

పోలింగ్‌పై దృష్టి..

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, విత్ డ్రాల పర్వంతో పాటు తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తరువాయి వచ్చే నెల 13న జరిగే పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది, ఈవీఎంలు ఇతర వాటిపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జోరుగా ప్రచారం

పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మానుకోట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 19న జన జాతర సభను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సభ ఏర్పాటు చేయగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై కార్యకర్తల్లో జోష్ నింపారు. వచ్చే నెల 1వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో జిల్లా కేంద్రంలో ఉంది. అందుకు బీఆర్ఎస్ నేతలు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో ఉదయం, సాయంత్రం ఎక్కువగా ప్రచారాలు చేస్తూ మధ్యాహ్న సమయంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

వరంగల్‌లో 42 మంది ఫైనల్

సాక్షి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలింది. స్క్రూటినిలో 48 మంది నామినేషన్లు ఆమోదమైతే, సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 42గా ఖరారైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ముఖ్య అనుచరులు స్వతంత్రులను చాలా మందిని తప్పించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. 32 మందికి మించి అభ్యర్థులుంటే ఒక్కో పోలింగ్ బూత్‌లో మూడు ఈవీఎంలు ఉండనున్నాయి.

బీజేపీ గెలిస్తే మరింత అభివృద్ధి

కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది.. • పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా



వేదికపై అభివాదం చేస్తున్న జేపీ నడ్డా, చిత్రంలో ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, తదితరులు

- వివరాలు 8లో▸

ప్రజాపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

- వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్య

తొర్రూరు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండంలా నిలుస్తాయని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. డివిజన్ కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో సోమవారం కాంగ్రెస్ లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ట్రస్మా రాష్ట్ర నాయకులు, లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం కడియం కావ్యకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిలు మాట్లాడారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులకు చేసిందేమి లేదన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కడియం కావ్య

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, నిరంజన్‌రెడ్డి, హామ్యానాయక్, రాపాక సత్యనారాయణ, సుంచు సంతోష్, గిరగాని కుమారస్వామి, సురేష్, సోమ రాజశేఖర్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ముత్తినేని జయప్రకాష్, మధుకర్ రెడ్డి, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

గులాబీ దళపతికి ఘనస్వాగతం



కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న బీఆర్ఎస్ శ్రేణులు

- తొర్రూరులో జన నీరాజనం

తొర్రూరు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తొర్రూరులో ఘన స్వాగతం లభించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో జరిగే రోడ్డు షోలో పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులో వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్‌కు పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేసీఆర్ కూర్చున్న బస్సుపై పూల వర్షం కురిపించారు. అనంతరం బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు అభివాదం చేయగా కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ మాజీ సీఎం నినాదాలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్థానిక నాయకులను గులాబీ దళపతికి పరిచయం చేశారు. కేసీఆర్ రాకను పురస్కరించుకుని లంబాడీ మహిళల నృత్యాలు, డీజే మోతలతో బస్టాండ్ సెంటర్ మార్మోగింది. 10 నిమిషాల పాటు ఆగిన కేసీఆర్ బస్సు కదలడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.



బస్సులో నుంచి నినాదాలు చేస్తున్న కేసీఆర్, పక్కన దయాకర్‌రావు

కూలి డబ్బులు చెల్లించాలంటూ నిరసన



కార్మికులతో చర్చలు జరుపుతున్న అధికారులు

కేసముద్రం: మార్కెట్ బయట వ్యాపారులు కొనుగోలు చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు గాను, రైతుల వద్ద కట్ చేస్తున్న రూ.20ల కూలి డబ్బులను నిబంధనల మేరకు తమకు చెల్లించాలంటూ కార్మికులు నిరసనకు దిగిన సంఘటన మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌లో రైతుల వద్ద సరుకులను ఖరీదు చేస్తే, బస్తాకు రూ.20ల చొప్పున కట్ చేసి, ఆ డబ్బులను కార్మికులకు (హమాలీ, కూలి, దడువాయి, గమస్తాతో కలిపి) చెల్లిస్తారు. అయితే మార్కెట్ బయట వ్యాపారులు తమ దుకాణాల ముందు, మిల్లుల వద్ద వేబ్రిడ్జి ద్వారా తూకం వేసి సరుకులను కొనుగోలు జరుపుతున్నారు. ఇలా మార్కెట్ బయట కొనుగోలు జరుపుతున్న వ్యాపారులు, నిబంధనల ప్రకారంగా తమకు కూలి రేట్లు చెల్లించడంలేదని, దీంతోపాటు పలువురు కార్మికులకు పనిని కోల్పోతున్నారంటూ ఇప్పటికే మార్కెట్ అధికారులు, వ్యాపారుల దృష్టికి కార్మికులు తీసుకెళ్లారు. కాగా తమ సమస్యను ఎవరూ పరిష్కరించడం లేదంటూ మార్కెట్‌లో కార్మికులు నిరసనకు దిగారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే మార్కెట్, మిల్లులు, దుకాణాల వద్ద తాము పనులు చేయబోమంటూ తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన మార్కెట్ అధికారులు వ్యాపారులు, కార్మిక సంఘాల నాయకులను పిలిపించి చర్చలు జరిపారు. మార్కెట్‌లో మాదిరిగానే, బయట కూడా రైతు వద్ద బస్తాకు రూ.20లు వ్యాపారులు కట్ చేస్తున్నారని, దాని ప్రకారంగా తమకు ఆ కూలి డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. చివరకు కూలీ డబ్బుల చెల్లింపు విషయంపై కొలిక్కి రాకపోవడంతో, వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసినట్లు మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్ రావు తెలిపారు. అనంతరం అధికారుల హామీతో తిరిగి మార్కెట్‌లో తమ పనులకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, కార్మిక సంఘం నాయకులు శివారపు శ్రీధర్, కంచ వెంకన్న, మార్కెట్ అధికారులు, వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు.

'సదస్సుపై మతోన్మాద ఫాసిస్టు దాడులు'

విద్యారణ్యపురి: కేయూలో ఆదివారం సమూహ సెక్యూలర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులోకి ఏబీవీపీ ఇతర సంఘ్‌పరివార్‌శక్తులు చొరబడి కవులు, రచయితలపై దాడి చేయడాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె.భారతి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది మనువాద భావజాలంతో కూడిన మతోన్మాద ఫాసిస్టు దాడులుగానే డీటీఎఫ్ భావిస్తుందని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి?

నిరుపయోగంగా అంజనాపురం, రాంపురం, బుద్దారం ఎత్తిపోతల పథకాలు

- మరమ్మతు చేపట్టని అధికారులు
- బీళ్లుగా మారిన ఆయకట్టు భూములు
- ఇబ్బందుల్లో గిరిజన రైతులు



నిరుపయోగంగా ఉన్న అంజనాపురం ఎత్తిపోతల పథకం పైపులు



రాంపురం ఎత్తిపోతల పథకం షెడ్డు

గార్ల: మండల పరిధిలోని అంజనాపురం, రాంపురం, బుద్దారం గ్రామాల సమీపంలోని పాకాల ఏటిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు మూలన పడి ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. గార్ల మండలం అంజనాపురం, పెద్దకిష్టాపురం, చిన్నకిష్టాపురం గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు సాగునీరు అందించేందుకు పాకాల ఏటిపై 1986లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 40 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 3 విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇందుకు నాడు భద్రాచలం ఐటీడీఏ రూ.12.80 లక్షలు మంజూరు చేసింది. పథకం నిర్మాణం అనంతరం దీని నిర్వహణను ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారు. పదేళ్ల పాటు ఈ పథకం సజావుగా సాగింది. 400 ఎకరాలకు సాగునీరు అందడంతో ఈ ప్రాంత గిరిజన రైతులకు లబ్ధి చేకూరింది. లిఫ్ట్ నిర్వహణను భారంగా భావించిన ఇరిగేషన్ శాఖ 1996లో ఆయకట్టు రైతు అభివృద్ధి కమిటీకి అప్పగించింది. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 1999లో విద్యుత్ బకాయిలు రూ.10 లక్షలకు చేరాయి. ఆ బకాయిలను రైతులు చెల్లించలేకపోయారు. మరోపక్క విద్యుత్ మోటార్లు కాలిపోయాయి. దీంతో పథకం మూతపడింది. ఆయకట్టు కింది 400 ఎకరాలు సాగుభూములు బీడు భూములుగా మారాయి.

రూ.10.30లక్షల నిధులు విడుదల

ఈ పథకానికి మరమ్మతు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకోగా 12 సంవత్సరాల క్రితం భద్రాచలం ఐటీడీఏ అధికారులు స్పందించి రూ.10.30 లక్షల నిధులు విడుదల చేశారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. మరమ్మతు విషయమై ఆయకట్టు గిరిజన రైతులు 12 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను కలువగా ఆయన మండల అధికారులు జోక్యం చేసుకొని మరమ్మత్తు పనులు నిర్వహించాలని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల అధికారులు 10 సంవత్సరాల క్రితం అంజనాపురం గ్రామంలో ఆయకట్టు రైతులను ఐక్యం చేసేందుకు 2 సార్లు గ్రామసభలు నిర్వహించగా కొంత మంది రైతులు తమ భూముల నుంచి పైప్‌లైన్ వేయనీయమని తేల్చి చెప్పడంతో ఇక ఎత్తిపోతల పథకం పనులు నిర్వహించడం కష్టమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో పథకం మరమ్మతు పనులు కాంట్రాక్టర్ చేపట్టలేదు. దీంతో మండలంలోని రాంపురం, బుద్దారం సమీపంలోని పాకాల ఏటిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మండలంలోని అంజనాపురం, రాంపురం, బుద్దారం ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు చేపట్టి రైతుల పంట భూములకు సాగు నీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

మరమ్మతు చేపట్టాలి



అంజనాపురం ఎత్తిపోతల పథకానికి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మరమ్మతు పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలి. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందించి ఆదుకోవాలి.

– గంగావత్ లక్ష్మణ్‌నాయక్, ఆయకట్టు రైతు

ఘనంగా గంగమ్మ తల్లి జాతర

మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని వీఎస్.లక్ష్మీపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ ముఖ్య అతిథిగా హాజరై గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా గంగమ్మ తల్లి దీవించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల కోరిక మేరకు పార్లమెంట్ ఎన్నికల అనంతరం గంగమ్మ గుడికి ప్రత్యేకమైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోట యాకాంబ్రం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీసాల వెంకన్న, పచ్చిపాల లింగన్న, మీసాల సురేష్, గంగమ్మ తల్లి జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మురళీనాయక్

వానరానికి అంత్యక్రియలు

- మానవత్వం చాటుకున్న గుండెపుడి గ్రామస్తులు





వానరానికి స్నానం చేయిస్తున్న గ్రామస్తులు, అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులు

మరిపెడ రూరల్: మండలంలోని గుండెపుడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో అనారోగ్యంతో ఓ వానరం మృతిచెందడంతో కాలనీవాసులు అంత్యక్రియలు జరిపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం అనారోగ్యంతో వానరం మృతి చెందడంతో ఓ మనిషి చనిపోతే ఏవిధంగా దహన సంస్కరణలు చేస్తారో అదే తరహాలో చేపట్టి మానవత్వం చాటుకున్నారు. ముందుగా స్నానం చేయించి పాడె కట్టి అందులో పడుకోబెట్టి కుంకుమ, పూలదండలతో అలంకరించారు. అనంతరం డప్పు చప్పుల మధ్య గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులో దాహన సంస్కరణలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వడ్లకొండ వెంకన్న, శ్రీశైలం, కొమ్ము ఉప్పలయ్య, గంట ఎల్ల య్య, నాగమణి, గ్రామస్తులు పాల్గొన్నారు.

వేసవి క్రీడా శిక్షణ కోచ్‌ల నియామకం

మహబూబాబాద్ అర్బన్: మే 1 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న వేసవి క్రీడా శిక్షణ కోచ్‌లను నియమించినట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ ఇన్‌చార్జ్ అధికారి అనిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడలకు సంబంధించిన చైర్మన్‌గా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత ఫోన్ నంబర్లను సంప్రదించి ఉచిత వేసవి శిక్షణలో పాల్గొనాలని వారు కోరారు.

జిల్లాలో కోచ్‌ల వివరాలు

ప్రాంతం	క్రీడా	కోచ్ పేరు	సెల్‌నంబర్
కురవి	అథ్లెటిక్స్	కె.సింధువర్మ	9160253548
కల్వల, కేసముద్రం	బాసెట్‌బాల్	బి. బాలాజీ	7207503828
తానంచర్ల, మరిపెడ	త్వైకండో	కె. మానస	8367682925
గార్ల	బాస్కెట్‌బాల్	బి. చంద్రశేఖర్	9866994947
కొమ్ములవంచ, నర్సింహులపేట	కబడ్డీ	టీ. సురేష్	9949456079
తొర్రూర్, పోలెపల్లి	కబడ్డీ	టి. వంశీకృష్ణ	9948213518
మరిపెడ, ఎల్లంపేట	అథ్లెటిక్స్	ఐ. సురేష్	9666095914
ఇనుగుర్తి	వాలీబాల్	కె. ప్రణయ్	8886563878
జయపురం, నర్సింహులపేట	వాలీబాల్	వీరారెడ్డి	7989563037
రాజోల్, కురవి	ఫుట్‌బాల్	డి.సునిల్	8790121901

కావ్యకు ఎంపీగా పోటీ చేసే అర్హత లేదు

● ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

నయీంనగర్‌: కడియం కావ్యకు వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసే అర్హత లేదని, ఆమె ఎస్సీ ఎలా అయిందో న్యాయపోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం కావ్యను గెలిపిస్తే రద్దు అయి మళ్లీ ఉప ఎన్నిక వస్తుందన్నారు. రాజ్యాంగంలో హిందూ దళితులకు (ఎస్సీ) మాత్రమే రిజర్వేషన్‌ ఉందని, దళితులు బౌద్ధమతం, సిక్కులైనా రిజర్వేషన్‌ అమలు కాదన్నారు. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇతర మతాలకు చెందిన వారు ఎస్సీలు కాదని, దళితులు మతం మార్చుకుంటే కులం కూడా మారినట్లే అన్నారు. కడియం కావ్య మతాంతర వివాహం ఏ పద్ధతి ప్రకారం జరిగిందో కడియం శ్రీహరి వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. కడియం శ్రీహరి ఎస్సీనే కాదని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, అలాంటప్పుడు కడియం కావ్య ఎలా ఎస్సీ అవుతుందన్నారు. కడియం కావ్య ముస్లిం ఆచారం ప్రకారం వివాహం చేసుకుంటే ఆమె జనరల్‌కు వెళ్తుందని, ఇది తాను చెప్పడం లేదని రాజ్యాంగం చెబుతోందన్నారు. దళిత అవకాశాలను దోచుకున్న ద్రోహి కడియం శ్రీహరి అన్నారు. ఇవన్నీ నిరూపించి కడియం ముక్కు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నేలకు రాయిస్తానన్నారు. సమావేశంలో ఎంఎస్‌పీ జాతీయ నాయకులు మంద కుమార్‌ మాదిగ, వేల్పుల సూరన్న కాపు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్‌ మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్‌ మాదిగ, రాష్ట్ర నాయకులు జన్ను దినేష్‌ మాదిగ, మంద రాజు మాదిగ, కట్ల రాజశేఖర్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ గెలిస్తే మరింత అభివృద్ధి

పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా


మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

మహబూబాబాద్‌ అర్బన్‌: మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 'మానుకోట జనసభ' నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మకు, రామప్ప శివుడు, గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌కు నమస్కరిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసి వందల ఏళ్ల కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని, కాంగ్రెస్‌ పార్టీలా ఓటు బ్యాంకు రాజకీయం చేయడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే బీజేపీ ప్రధాన ఎజెండా అని, పీఎం ఆవాస్‌ యోజనలో భాగంగా ఇప్పటి వరకు నాలుగు కోట్ల గృహాలు నిర్మించి పేదలకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో 3 కోట్ల గృహాలు నిర్మిస్తామన్నారు. నిరుపేదలకు ఉజ్వల యోజన పథకం కింద 10 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో నిరుపేదలకు రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో ఎకనామికల్‌ కారిడార్లను నెలకొల్పి అభివృద్ధి చేస్తామని, అమృత్‌భారత్‌లో భాగంగా మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తామని, కేంద్రీయ విద్యాలయాలు నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ అని, ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. ఇండియా కూటమి ఆయా వారసుల కోసమే ఏర్పాటు చేశారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని రంగల్లో అవినీతి రాజ్యామేలిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కూటమి నేతలందరూ కుంభకోణాలకు పాల్పడ్డారని, మాజీ సీఎం కేసీఆర్‌ కూతురు కవిత మద్యం కేసు కుంభకోణంలో జైలులో ఉన్నారన్నారు. గతంలో సీతారాంనాయక్‌ గిరిజన గురుకులాలు, ఏకలవ్య గురుకుల పాఠశాలలు, డిగ్రీ గురుకులాలు తీసుకువచ్చారన్నారు. అందుకే ఆయనను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్‌ మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. మానుకోటలో పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం మంజూరు చేయించానని, కాజీపేటకు మంజూరైన పీరియాడికల్‌ ఓవర్‌ హాల్టింగ్‌ను ప్రధానమంత్రి వ్యాగన్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీగా మార్చారన్నారు. కొల్లాపూర్‌ నుంచి మణుగూరుకు ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్టింగ్‌కు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, రాజ్యసభ్య మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ మార్తినేని ధర్మారావు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పార్లమెంట్‌ ప్రభారి వెంకటనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోసంగి మురళి, సీనియర్‌ నాయకులు శ్యామ్‌సుందర్‌శర్మ, ఎడ్ల అశోక్‌ రెడ్డి, వద్దిరాజు రామచందర్‌ రావు, యాప సీతయ్య, మదన్‌లాల్‌, సింగారపు సతీశ్‌, భూక్యా సంగీత, ఇందుభారతి, రాధాపటేల్‌, పద్మా, రేష్మా, సిరికొండ సంపత్‌, బోయినపల్లి లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వర్లు, శశివర్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వీరప్ప, శ్రీనివాస్‌రెడ్డి, పైండ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్‌


సభకు హాజరైన జనం

రూ.1.38 లక్షల నగదు స్వాధీనం


స్వాధీనం చేసుకున్న నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ ఇన్‌చార్జ్‌కు అప్పగిస్తున్న సీఐ

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి శివనగర్‌ బస్టాప్‌ వద్ద మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో శివనగర్‌కు చెందిన కొక్కు తిరుమలరావు వద్ద ఎలాంటి ఆధారం లేని రూ.1,38,500 నగదు లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం పట్టుబడిన నగదును ఎలక్షన్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ ఇన్‌చార్జ్‌కు అప్పగించినట్లు సీఐ మల్లయ్య తెలిపారు. ఎస్సైలు గోవర్ధన్‌, మహిమూద్‌, మున్నీరుల్లా పాల్గొన్నారు.

డీసీ తండా పరిధిలో రూ.లక్ష..

వర్ధన్నపేట: మండలంలోని డీసీ తండా పరిధిలో ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. లక్ష నగదు లభ్యంకాగా స్వాధీనం చేసుకున్నామని వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ సోమవారం తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా చౌలతండా తానమచర్ల గ్రామానికి చెందిన తేజావత్‌ మురళి సూర్యాపేట నుంచి హనుమకొండకు కారులో వెళ్తుండగా డీసీ తండా చెక్‌ పోస్టు వద్ద తనిఖీ చేయగా ఎలాంటి ఆధారం లేని రూ. లక్ష నగదు లభించడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు.

దేశాన్ని కాపాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతు


సభలో అభివాదం చేస్తున్న నారాయణ, ఎమ్మెల్యేలు కడియం, కూనంనేని, ఎంపీ అభ్యర్థి కావ్య తదితరులు

● రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకారి మోదీ
● సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ నారాయణ

న్యూశాయంపేట: రాజ్యాంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారి అని, దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. సోమవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షతన పార్టీ బలపరిచిన వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం జరిగిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని తన మాటవినని ఇతర పార్టీల నాయకులను మోదీ జైలుకు పంపిస్తున్నాడని ఆరోపించారు. పదేళ్ల కాలంలో 29 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు రూ. పదిలక్షల కోట్లు ఎగ్గొట్టారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు మిగలవని మాట్లాడే హక్కు మోదీకి లేదన్నారు. తన భార్య మంగళ సూత్రాన్ని గౌరవించని మోదీకి ఇతరుల గురించి ఎందుకని ప్రశ్నించారు. మోదీతో చీకటి దోస్తానాతో కేసీఆర్‌ ప్రజలకు దూరమయ్యాడన్నారు. కేసీఆర్‌ నయవంచకుడని, ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. వరంగల్‌ మేధావులు, వామపక్షవాదుల కేంద్రమని, నిన్న కాకతీయ యూనివర్సిటీలో రచయితలు, మేధావులు నిర్వహిస్తున్న సదస్సుపై ఏబీవీపీ విద్యార్థుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఓటు వేస్తే ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు. మోదీకి కుర్చీలేక పోతే పిచ్చి పట్టి తిరుగుతాడన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజాసామ్యం పదిలంగా ఉంటుందన్నారు. వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కావ్య మాట్లాడుతూ రాజ్యాంగం వల్లే తాను పోటీచేస్తున్నానన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు టి.శ్రీనివాస్‌రావు నేదునూరి జ్యోతి, విజయసారథి, రాజారెడ్డి, వెంకట్రాములు, విశ్వేశ్వర్‌రావు, రాజ్‌కుమార్‌, స్టాలిన్‌, కరుణాకర్‌, బాషుమియా, అక్బర్‌, సాదాలక్ష్మి, లెనిన్‌, ప్రసాద్‌, బద్రి, రవీందర్‌, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

మస్తు పోటీ..

● వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల బరిలో 65 మంది అభ్యర్థులు
● ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌

హన్మకొండ అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌ సభ స్థానాలకు ఉపసంహరణ, తిరస్కరణ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు మొత్తం 65 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో హనుమకొండ, వరంగల్‌ పార్లమెంట్‌ స్థానాలుగా ఉన్నప్పుడుగాని పునర్విభజన తరువాత గాని ఎప్పుడూ ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో లేరు. ప్రస్తుత ఎన్నికల్లో ఇంత పెద్ద సంఖ్యలో నిలవడం రికార్డ్‌ అని చెప్పొచ్చు. గత 2019 ఎన్నికల్లో 29మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉండగా ఈ సారి ఆ సంఖ్య రెట్టింపును దాటింది. 2009లో కాస్తా తక్కువ సంఖ్యలో 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2014లో వరంగల్‌ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో 2015లో వరంగల్‌ లోక్‌ సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అత్యధికంగా వరంగల్‌ పార్లమెంట్‌కు 23 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 1999 నుంచి 2023 ఎన్నికల వరకు వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌ సభస్థానాలకు (గతంలో వరంగల్‌, హనుమకొండగా ఉండేవి) ఎప్పుడు ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో ఓసారి పరిశీలిద్దాం..

నియోజకవర్గ పునర్విభజనకు ముందు..

నియోజక వర్గం	1999	2004
హనుమకొండ	10	6
వరంగల్‌	07	10
మొత్తం	17	16

నియోజక వర్గం	2009లో	2014	2015 ఉప	2019	2024
వరంగల్‌	15	12	23	15	42
మహబూబాబాద్‌	12	17	-	14	23
మొత్తం	27	29	23	29	65

'సాక్షి' మాక్‌ టెస్ట్‌కు స్పందన


తాళ్ల పద్మావతి కళాశాలలో 'సాక్షి' మాక్‌ ఎంసెట్‌ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

● 750 మందికి పైగా విద్యార్థుల హాజరు

కాజీపేట: 'సాక్షి' మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో సోమవారం కాజీపేట మండలం సోమిడి శివారులోని తాళ్లపద్మావతి ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన 'సాక్షి' మాక్‌ టెస్ట్‌కు స్పందన లభించింది. నగరంలోని వివిధ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు 750 మందికి పైగా హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఈ మాక్‌ టెస్ట్‌ వల్ల త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే ఎంసెట్‌ పరీక్షపై పూర్తి అవగాహన ఏర్పడిందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'సాక్షి' బ్రాంచ్‌ మేనేజర్‌ వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో అతర్లీనంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీయడంతో పాటు పరీక్షలపై చక్కటి అవగాహన కల్పించడం కోసమే 'సాక్షి' మాక్‌ టెస్ట్‌ నిర్వహించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, 'సాక్షి' వరంగల్‌ బ్యూరో ఇన్‌చార్జ్‌ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ వి.లింగయ్య, ఈవెంట్స్‌ మేనేజర్‌ ఎన్‌.సుమన్‌తోపాటు తాళ్ల పద్మావతి కళాశాల, 'సాక్షి' సిబ్బంది పాల్గొన్నారు. 'సాక్షి' మాక్‌ టెస్ట్‌పై పలువురు విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చింది



మాక్‌ టెస్ట్‌కు కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు. దీనికి తోడు 'సాక్షి' నిర్వహించిన మాక్‌టెస్ట్‌ నాలో ఆత్మ స్థైర్యాన్ని నింపింది. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా రాయగలననే ధైర్యం వచ్చింది. ఇలాంటి మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

– టి . భానుప్రియ, ఆర్‌డీ జూనియర్‌ కళాశాల

సమయపాలనపై అవగాహన



ఎంసెట్‌ పరీక్ష రాసేటప్పుడు సమయం ఎలా ఉపయోగించుకోవాలో తెలిసింది. 'సాక్షి' ఆధ్వర్యంలో నిజమైన పరీక్ష మాదిరిగానే మాక్‌టెస్ట్‌ నిర్వహించారు. ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు సులువుగా, మరికొన్ని కఠినంగా ఉన్నాయి. దీని వల్ల నేను ఏ స్థాయిలో పరీక్షలకు సిద్ధమయ్యాననే విషయం బోధపడింది.

– పి.వర్షిత, ధ్రువ జూనియర్‌ కళాశాల

భయం పోయింది



ఎంసెట్‌ పరీక్ష అంటే ఎలాంటి ప్రశ్నలు వస్తాయోననే భయం వెంటాడేది. 'సాక్షి' మాక్‌ టెస్ట్‌కు హాజరుకావడం వల్ల ఆ భయం పోయింది. ప్రధాన పరీక్షను ధైర్యంగా రాయగలనన్న నమ్మకం కలిగింది. ఇలాంటి మాక్‌ టెస్ట్‌లు రాయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

– పి.అనూష, నారాయణ జూనియర్‌ కళాశాల

'సాక్షి' మాక్‌ ఎంసెట్‌ భేష్‌



'సాక్షి' పత్రిక నిర్వహించిన మాక్‌ టెస్ట్‌.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం కలిగించింది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నలకు జవాబులు ఎలా రాయాలో తెలిసింది. సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధపడింది. ఇంకా సన్నద్ధం కావాల్సిన అంశాలు ఏమిటని తెలిసింది.

– జి.వర్షిని, ఎస్‌ఆర్‌ఐ జూనియర్‌ కళాశాల

పరీక్ష సామర్థ్యం పెరిగింది



'సాక్షి' ఎంసెట్‌ మాక్‌ టెస్ట్‌ రాయడం వల్ల పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహన పెరిగింది. పేపర్‌ ఎలా ఉంటుందో పూర్తిగా అవగతమైంది. ఇది మాకు మంచి అనుభవం ఏర్పర్చింది. భవిష్యత్‌లో రానున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మరిన్ని పరీక్షలు నిర్వహించాలి.

– పి.శ్రీసాయి అఖిల్‌, గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాల

విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం



'సాక్షి' దినపత్రిక నిర్వహించిన మాక్‌ ఎంసెట్‌ పోటీలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయి. గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులపై నెలకొన్న భయాన్ని దూరం చేసేందుకు, నూతన విధానాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన మాక్‌టెస్ట్‌కు స్పందన లభించింది.

– తాళ్ల మల్లేశం, తాళ్ల పద్మావతి విద్యా సంస్థల చైర్మన్‌

చోరీ చేశాడని.. కొట్టి చంపారు

● ప్లంబర్‌ హత్య కేసులో సోదరుల అరెస్ట్‌


మాట్లాడుతున్న సీఐ సంజీవ

హసన్‌పర్తి: నూతన ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న సామానును చోరీ చేసిన ఘటనలో ఓ ప్లంబర్‌ను అన్నదమ్ములు కర్రలతో చితకబాది హత్య చేశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. హత్య చేసినట్లు అంగీకరించడంతో నిందితులను సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ సంజీవ తెలిపారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన పేరం శ్రీనివాస్‌(45)ప్లంబర్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన బాబాయ్‌ కుమారుడు పేరం రవీందర్‌ తాను నిర్మిస్తున్న కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లంబింగ్‌ పనుల బాధ్యతను శ్రీనివాస్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో ప్లంబింగ్‌ కోసం తీసుకొచ్చిన కొంత సామానును శ్రీనివాస్‌ చోరీ చేసి ఓ శానిటరీ షాపులో విక్రయించాడు. అయితే సామాను కనిపించకపోవడంతో శ్రీనివాస్‌పై రవీందర్‌కు అనుమానం కలిగింది. దీంతో ఈనెల 24న రాత్రి రవీందర్‌, తన తమ్ముడు శ్రీనివాస్‌.. రాత్రి శ్రీనివాస్‌(ప్లంబర్‌) ఇంటికి వెళ్లారు. ప్లంబింగ్‌ సామాను ఏమైందని ప్రశ్నించారు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సామాను చోరీ చేసి అమ్మినట్లు శ్రీనివాస్‌ అంగీకరించడంతో వారు ఆగ్రహంతో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 26న ఎంజీఎంలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ సంజీవ తెలిపారు.

పిడుగుపాటుతో యువ రైతు మృతి

● వర్షం లేకుండానే ఘటన


ఉపేందర్‌(ఫైల్‌)

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామంలో ఎలాంటి వర్షం లేకుండానే ఎర్రటి ఎండలో పిడుగుపడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండలంలోని ఎక్కల గ్రామానికి చెందిన యువ రైతు దుబ్బ ఉపేందర్‌(26) సోమవారం సాయంత్రం గాలిదుమారం, ఉరుములు, మెరుపులు రావడంతో కల్లంలోని వడ్లపై బర్కాలు (టార్పాలిన్‌) కప్పడానికి వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా ఉరుమడంతో పాటు పిడుగుపడింది. దీంతో ఉపేందర్‌ మృతి చెందాడు. కాగా, తండ్రి 20 ఏళ్ల క్రితం చనిపోవడంతో తల్లి విజయ ఆశ వర్కర్‌గా పని చేసుకుంటూ ఉపేందర్‌ను సాకుతోంది. ఉపేందర్‌ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తమకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

మహిళలకు పకోడీ ఇస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌


స్థానికులతో ముచ్చటిస్తున్న కేసీఆర్‌


కేసీఆర్‌తో సెల్ఫీ దిగుతున్న యువకుడు


చాయ్‌ హోటల్‌లో కాసేపు కేసీఆర్‌

● ఖమ్మం బస్సు యాత్రలో..

బస్సుయాత్రలో భాగంగా హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మార్గమధ్యలోని మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజితండా రోడ్డు పక్కన ఉన్న చిన్న చాయ్‌ హోటల్‌ వద్ద కాసేపు ఆగారు. హోటల్‌లో ఉన్న మిర్చి బజ్జి, పకోడీ, గారెలను కేసీఆర్‌కు అందించారు. వాటిని ఆరగించిన కేసీఆర్‌ వారితో కాసేపు ముచ్చటించారు. పలువురు దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు కేసీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

– మరిపెడ రూరల్‌